క్లుప్తంగా

నేడు విద్యుత్ సరాఫరాలో అంతరాయం

ఇబ్రహీంపట్నం: వినోబానగర్ వైట్ గోల్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల తట్టిఖాన, నాగన్‌పల్లి ఫీడర్లపై ఉన్న కరెంట్ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు, గృహలకు, బోరు మోటర్లకు, బావులకు విద్యుత్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.

నేటి నుంచి బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలు

అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట పట్టణ కేంద్రంలో శనివారం నుంచి బొడ్రాయి (నాభి శిలా), పోత లింగన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గ్రామస్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.

నేడు మండల స్థాయి కబడ్డీ పోటీలు

తలకొండపల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో మండల స్థాయి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను అండర్–14, అండర్–17 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ సర్దార్ నాయక్, పీఈటీ రఘుమారెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లోని విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

రోడ్ల అభివృద్ధికి కృషి

సర్పంచ్ కుమార్

తలకొండపల్లి: మౌలిక సదుపాయాలు, వనరులు, అండర్ డ్రైనేజీలు, అంతర్గత సీసీ రోడ్లు, మట్టి, మెటల్ రోడ్లను నిర్మించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ బక్కి కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి చంద్రధన నుంచి నిర్దవెళ్లి మట్టి రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు సభ్యులు కృష్ణవేణి, యాదగిరి, రాణి, రాజు, సునీత, శాంతమ్మ, వెంకటేశ్ పాల్గొన్నారు.

61వ రోజుకు చేరుకున్న దీక్ష

తలకొండపల్లి: గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు రేణురెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు దీక్షలు చేస్తామని తెలిపారు. గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 61వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం మహిళా సంఘాల సభ్యులు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దామోదర్, రేణు, డేవిడ్, చెన్నయ్య, లక్ష్మణరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి శుభాకాంక్షలు



మహేందర్‌రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

తుర్కయంజాల్: మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డిని శుక్రవారం డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ దశరథ్, నాయకులు మహేందర్‌రెడ్డి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

గోలి శ్రీనివాస్‌రెడ్డికి సత్కారం



శ్రీనివాస్‌రెడ్డిని సత్కరిస్తున్న నాయకులు

ఆమనగల్లు: రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన గోలి శ్రీనివాస్‌రెడ్డిని శుక్రవారం ఆమనగల్లు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లో శ్రీనివాస్‌రెడ్డిని మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్, పోలెపల్లి ఎంపీటీసీ కుమార్, ఎంపీటీసీ సరిత పంతునాయక్, నాయకులు సోన శ్రీనునాయక్, రాములుయాదవ్, వెంకట్‌రెడ్డి, రమేశ్‌నాయక్, తిరుపతి, శేఖర్ తదితరులు సత్కరించారు.

వృక్ష విలాపం!

నాటి మహా వృక్షాలు
- నేడు మోడుబారి దర్శనం
- నిర్వహణ లేక ఎండిపోతున్న వైనం

అబ్దుల్లాపూర్‌మెట్: 'వృక్షో రక్షతి రక్షితః' అంటే వృక్షాన్ని మనం కాపాడితే.. అది మనల్ని రక్షిస్తుందని అర్థం. వందల ఏళ్ల నాటి మహా వృక్షాలకు జాతీయ రహదారి విస్తరణ గండంగా మారింది. విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో తొలగించిన చెట్లను మరో చోటకు తరలించాలని భావించారు. ఆశయం బాగానే ఉంది. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే రహదారికి ఇరువైపులా నీడనిచ్చే మహావృక్షాలు రోడ్డు విస్తరణకు అడ్డుగా మారడంతో వాటిని తొలగించి మరోచోట నాటించారు. ఆ వృక్షాలను సంరక్షించేవారు లేక మొండి మొద్దులుగా దర్శనమిస్తున్నాయి. చిన్న చెట్లను కాలనీలకు వెళ్లే దారిలో పెట్టగా...పెద్ద వృక్షాలను పెద్దఅంబర్‌పేట ఔటర్ రోడ్డు నుంచి బలిజగూడకు వెళ్లే దారిలో జడ్పీ రోడ్డుకు ఇరువైపులా నాటారు. వర్షాలు కురవకపోవడంతో పాటు నిర్వహణ లేకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి.



ఎండిపోతున్న చెట్టు

బీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు

బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి



మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తదితరులు

మంచాల: సత్యం రామలింగరాజు కంపెనీల భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మంచాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోయపల్లి, సత్తి తండా, అంబోత్ తండాల్లో భూములను ఏ కంపెనీలు కొనుగోలు చేశాయో తమకు తెలియదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు భూములను ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు.

మల్‌రెడ్డి రంగారెడ్డి విజయానికి కృషి



సమావేశంలో పాల్గొన్న నాయకులు

మంచాల: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు వింజమూరి రాంరెడ్డి కోరారు. శుక్రవారం మంచాలలో నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలమైన శక్తిగా మారుస్తామన్నారు. గ్రామాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ జయానందం, నాయకులు హన్మంత్‌రెడ్డి, సంజీవ, మోతిరాం నాయక్, సత్తయ్య, వాజీద్, శ్రీధర్, జంగయ్య, బ్లాక్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు మల్లిక, మండల అధ్యక్షురాలు శిల్ప పాల్గొన్నారు.

పెట్టుబడిదారుల ఆస్తులు పెంచుతున్న కేంద్రం

రైతు సంఘం నేతల డిమాండ్



సమావేశంలో మాట్లాడుతున్న జంగారెడ్డి

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, ప్రభులింగం డిమాండ్ చేశారు. శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా నేటి వరకు ఉపసంహరించుకోలేదని మండిపడ్డారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడిదారుల ఆస్తులను మోదీ ప్రభుత్వం పెంచుతోందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థగా మారిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ రైతుల హక్కులను కాలరాస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాంరెడ్డి, అంజయ్య, జగన్, జంగయ్య, వెంకటేశ్, భాషయ్య, తావునాయక్, ఐలయ్య, బిక్షపతి, అశోక్‌లు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణానికి చేయూత

ఆమనగల్లు: మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామంలో రెండు ఇళ్ల నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్టు చేయూతనందించింది. గ్రామానికి చెందిన వెంకటయ్య, అంజయ్య ఇంటి నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్‌ను ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ సమకూర్చగా శుక్రవారం ఉపసర్పంచ్ బిక్కుగౌడ్ అందించారు.

ఆర్థిక సహాయం

తలకొండపల్లి: మండలంలోని వెల్జాల్‌కు చెందిన జంగయ్య మృతి చెందాడు. శుక్రవారం ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జెడ్పీటీసీ వెంకటేశ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. రూ. 3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాజు, రాఘవేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.



ఇంటి నిర్మాణానికి మెటీరియల్ అందిస్తున్న నాయకులు

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక



నియామకపత్రం అందజేసిన నాయకులు

కడ్తాల్: మండలంలోని మక్తమాధారం గ్రామంలో జిల్లా ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ పోతుగంటి కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఆ సంఘం నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా దేవేందర్‌మాదిగ, ఉపాధ్యక్షుడిగా మహేశ్‌మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఆదిరాల మహేశ్ మాదిగ, కోశాధికారిగా సుదర్శన్ మాదిగ, కార్యదర్శులుగా శివకుమార్ మాదిగ, శివ మాదిగ, ప్రచార కార్యదర్శిగా హరికిషన్ మాదిగ, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ మాదిగ సలహాదారులుగా చందు, యాదగిరి, కార్యవర్గ సభ్యులుగా రమేశ్, సాయికుమార్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, గోపాల్, రమేశ్, నర్సింహ, శ్రీశైలం, చరణ్, అర్జున్, మల్లేశ్ ఉన్నారు.

ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలి

తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో శని, ఆదివారం రెండు రోజులు ఓటు నమోదు కోసం ప్రత్యేక ప్రచార దినాలుగా ప్రకటించామని మున్సిపల్ కమిషనర్ సీ.హెచ్. శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం రాగన్నగూడలోని వార్డు కార్యాలయంలో బీఎల్‌ఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయింత్ర 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 1వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన యువతి, యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.



సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్

ఇంజనీరింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు

ఇబ్రహీంపట్నం: ఇంజనీరింగ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రిటైర్డ్ జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. శేరిగూడలోని శ్రీ దత్త ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యార్థులు కృషిచేయాలన్నారు. కళాశాల చైర్మన్ పాండురంగారెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న రిటైర్డ్ జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి

ఘనంగా కళాశాల ఓరియెంటేషన్ డే

హయత్‌నగర్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని నుంట్లూర్ పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ముదావత్ గోపాల్, డాక్టర్ రవికుమార్, కళాశాల చైర్మన్ కొమురయ్యలు హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్‌కుమార్, డైరెక్టర్ గోవర్ధన్, ప్రిన్సిపల్ రాజు, రమేశ్ పాల్గొన్నారు.



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అధ్యాపకులు

ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి



శ్రీనివాస్‌రెడ్డి

కడ్తాల్: మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కడ్తాల్‌లో ఆధార్ నమోదు కేంద్రం లేక నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు పోవాల్సి వస్తోందని తెలిపారు. దీంతో కొత్త ఆధార్‌కార్డులు, మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలన్నా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు



మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యాచారంలో శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఓటర్ జాబితాపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దాసు, నాయకులు అమృతాసాగర్, గౌరారం వెంకట్‌రెడ్డి, ఈశ్వర్, జగదీశ్ పాల్గొన్నారు.

వజ్రోత్సవాల ముగింపులో నేతలు

మహేశ్వరం: హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం మహేశ్వరం ఎంపీపీ కోరుపోలు రఘుమారెడ్డి, కందుకూరు జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు జిల్లాలోని పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. ముగింపు వేడుకలు బాగా జరిగాయని నేతలు చెప్పారు.

మహిళా భద్రతే షీటీమ్ లక్ష్యం

ఎస్ఐ సుధాకర్

మీర్‌పేట: మహిళల భద్రతే షీటీమ్‌ను లక్ష్యమని మీర్‌పేట ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లెలగూడలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మీర్‌పేట పోలీసులు వనస్థలిపురం డివిజన్ షీటీమ్‌తో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ.. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా 100కు డయల్ చేయాలని, అదే విధంగా రాచకొండ వాట్సాప్ నం.87126 62111, సైబర్ స్టాకింగ్ హెల్ప్‌లైన్ నం.87126 62662కు ఫిర్యాదు చేయాలని సూచించారు. షీటీమ్‌తో పాటు కేస్‌స్టడీస్, సైబర్ క్రైమ్ నేరాలు, మానవ అక్రమ రవాణా, సీసీ కెమెరాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, కమ్యూనిటీ పోలిసింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అభివృద్ధిని చూసి ఓటేయండి



ఎమ్మెల్యే మంచిరెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం: నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసే మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన 50 మంది కార్యకర్తలు శుక్రవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామంలో డ్వాక్రా సంఘం భవన నిర్మాణ పనులకు గాను రూ.5లక్షల నిధులు మంజూరు చేస్తానని అన్నారు. హనుమాన్ కాలనీలోని ప్రజల దాహార్తి తీర్చేందుకుగాను అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో విద్యుత్ లోటట్జేజీ సమస్య లేకుండా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేష్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి భాషా, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్, తక్కళ్లపల్లి సర్పంచ్ సంతోష, నాయకులు వెంకటేష్, రాఘవేందర్, సత్యనారాయణ, దశరథ, భారతమ్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కురుమసంఘం భవనానికి నిధులు..

మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలోని కురుమ సంఘం భవన నిర్మాణానికి గాను రూ.15 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన కురుమ సంఘం నేతలు ఎమ్మెల్యేను కలిశారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని వెంటనే నిర్మాణ పనులు పూర్తిచేసుకోవాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాషా, పెద్దకుర్మ బీరప్ప, సెల్వోజీ గాంధీ, కృష్ణ, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి

సర్పంచ్ నర్సింహారెడ్డి

కడ్తాల్: గ్రామాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి కోరారు. కడ్తాల్ 10వ వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో పాటు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్ల పనులతో పాటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తైయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేఖ్యతండా సర్పంచ్ హరిచంద్‌నాయక్, నాయకులు యాదయ్య, వెంకటేశ్, మల్లేశ్ తదితరులు ఉన్నారు.



సీసీరోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న సర్పంచ్

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్



సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేస్తున్న జెడ్పీటీసీ

జెడ్పీటీసీ దశరథ్

కడ్తాల్: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని జెడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మండలంలోని గానుగుమార్లతండాకు చెందిన సభావట్ జ్యోతికి రూ.20 వేలు, అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన సంతోషకు రూ.7500లు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సహకారంతో సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి మంజూరయ్యాయి. శుక్రవారం బాధిత కుటుంబాలకు దశరథ్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హంశ్యామోత్యానాయక్, ఉప సర్పంచ్ శారదపాండునాయక్, వార్డు సభ్యులు బీమన్, శ్రీనునాయక్, సోమ్లానాయక్, ప్రేమ్, రమేశ్ తదితరులు ఉన్నారు.

ఓటు నమోదుపై చైతన్యం

తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి

యాచారం: 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు నమోదు చేసుకోవాలని యాచారం తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో బీఎల్‌ఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటి వెళ్లి సర్వే చేయాలని, ఆధార్ కార్డు వివరాల ప్రకారం ఓటు నమోదుపై చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ఉమారాణి, వివిధ గ్రామాల బీఎల్‌ఓలు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి